క్లుప్తంగా

దోమల నివారణకు చర్యలు తీసుకోండి

గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు కలుగజేసే దోమల నివారణ కోసం ఏసీఎం 5శాతం మందును పిచికారీ చేయాలని ఏపీ గిరిజన సంఘం నాయకులు మండంగి రమణ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. గతకొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు వ్యాప్తిచెందుతున్నాయన్నారు. సాయంత్రం, రాత్రివేళల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సివస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దోమల నివారణ మందును పిచికారీ చేయాలని కోరారు.

అనాథ పిల్లలకు వాత్సల్య పథకం

సీతంపేట: ఏ ఆధారం లేని అనాథ పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాత్సల్య పథకాన్ని అలము చేస్తున్నాయని ఐసీడీఎస్ సీడీపీఓ పి.రంగలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎటువంటి ఆదరణ లేకుండా బంధువులు, ఇతరుల సంరక్షణలో పెరుగుతున్న బాలబాలికల విద్యాభ్యాసం కోసం ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు. 18 సంవత్సరాల లోపు అనాథ బాలలు దీనిలో స్పాన్సర్ షిప్ పొందుటకు అర్హులుగా పేర్కొన్నారు.

నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

పాలకొండ రూరల్: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు అన్నారు. ఆదివారం ఏపీటీఫ్ ఆధ్వర్యంలో పాలకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్-2కు సంబంధించి పాఠ్యాంశాలను విడుదల చేయాలని ఏపీపీఎస్సీని కోరినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు ఏపీటీఫ్ నాయకులు సంపత్‌కుమార్, కె పద్మజ, వాసు ఉన్నారు.

ఈదురుగాలులతో పంట నష్టం



చాకరాపల్లిలో నేలకొరిగిన జొన్నపంట

బలిజిపేట: ఈదురుగాలుల ప్రభావానికి మండలంలోని పి.చాకరాపల్లి గ్రామంలో మొక్కజొన్న పంట, వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగాయి. శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలుల ప్రభావంతో సుమారు 50ఎకరాల జొన్నపంట ధ్వంసమైంది. అదేవిధంగా వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా నిమిత్తం ఏర్పాటుచేసిన స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగాయి. గ్రామంలో సుమారు 120ఎకరాలలో మొక్కజొన్న పంట వేయగా ఇటీవల వీచిన ఈదురుగాలుల ప్రభావానికి కొంత నష్టపోయామని, మళ్లీ శనివారం సాయంత్రం వీచిన గాలులతో బాగా పంట నష్టపోయామని రైతులు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి పంటనష్టం అంచనా వేయాలని కోరుతున్నారు.

సమష్టిగా పనిచేద్దాం..



మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర

సాలూరు: అందరం సమష్టిగా పనిచేసి వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. పట్టణంలో ఫిలడెల్ఫియా కమ్యూనిటి ఆస్పత్రి ఎదురుగా ఉన్న కమ్యూనిటి హాల్‌లో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, జేసీఎస్ ఇన్‌చార్జ్‌లు, సచివాలయ కన్వీనర్లతో 'మా నమ్మకం నువ్వే జగనన్న' కార్యక్రమానికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు అవినీతి చేయడంతో ప్రజలు విసుగుచెందిన 2019లో వైఎస్సార్‌సీపీని అఖండ మెజార్టీతో గెలిపించారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. రానున్న కాలంలో కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తున్న జగనన్నను ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని ఆకాంక్షించారు. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమానికి సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా స్పందన తెలుసుకుని 82960 82960 నంబరుకు మిస్డ్ కాల్ ఇప్పించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట



లబ్ధిదారులకు ఆసరా చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్

- మహిళల పక్షపాతి జగనన్న
- ఆసరా సంబరాల్లో ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్



థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మహిళలు

పాలకొండ: మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వ నిరంతరం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతిగా పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. నగరపంచాయతీ పరిధిలో ఆదివారం 'వైఎస్సార్ ఆసరా' మూడో విడత నిధుల పంపిణీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారన్నారు. సంక్షేమ పథకాల అమలులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారి ఆర్థిక ప్రగతికి కృషిచేస్తున్నారన్నారు. మహిళలంతా సీఎం జగన్‌కు అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన చేసిన తప్పుల కారణంగా మహిళా సంఘాలు అప్పుల్లో కూరుకుపోతే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాటిని తీర్చడంతో పాటు సంఘాలను లాభాల బాటపట్టిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు మరోసారి మహిళలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రలోబాలకు లొంగకుండా మంచి చేస్తున్న వారిని గుర్తించాలని కోరారు.

అనంతరం పట్టణంలోని 563 సంఘాల పరిధిలోని 5753 మంది మహిళలకు రూ.4.46 కోట్లు నిధులకు సంబంధించిన చెక్కును అందించారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించి తమ అభిమానాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో నగర కమిషనర్ సర్వేశ్వరరావు, శారధావాణి, నగరపంచాయతీ చైర్మన్ యందవ రాధాకుమారి, పట్టణపార్టీ అధ్యక్షుడు వెలమల మన్మథరావు, కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, కడగల రమణ, నీలాపు శ్రీనివాసరావు, పల్లా భాను, కిల్లారి మోహన్, కోడెం విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

యువతే వైస్సార్‌సీపీకి వెన్నుదన్ను



అవనాపు విక్రమ్‌ను సన్మానిస్తున్న ఎంపీపీ దీనమయ్య, తదితరులు

- యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జ్ అవనాపు విక్రమ్

గుమ్మలక్ష్మీపురం: యువతే వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నదని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జ్ అవనాపు విక్రమ్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో వైస్సార్‌సీపీ నాయకులు, యువజన నాయకులతో ఆదివారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి యువత ఆయనకు వెన్నుదన్నుగా ఉండి వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తనకు యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జ్‌గా బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు సమన్వయంతో కురుపాం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంపీపీ దీనమయ్య విక్రమ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరీశంకరరావు, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, వైస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

'జగనన్నే మా భవిష్యత్' ప్రచార సామగ్రి పంపిణీ



మిర్తివలసలో కన్వీనర్లకు పంపిణీ చేసిన సామగ్రి

బలిజిపేట: ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్న 'జగనన్నే మా భవిష్యత్' కార్యక్రమ ప్రచార సామగ్రిని వైఎస్సార్‌సీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం వెంగాపురం, మిర్తివలస, పలగర, బలిజిపేట, తుమరాడలలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఎ.రవికుమార్ మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన ప్రారంభం కానున్న జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గ్రామాల్లో క్లస్టర్ల వారీగా నిర్దేశించిన ప్రకారం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. గృహసారథులు, కన్వీనర్లు, వలంటీర్లు పాల్గొని ఇంటింటికీ తిరిగి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

గాయత్రీ మహాయజ్ఞం



గాయత్రి యజ్ఞంలో పాల్గొన్న దంపతులు

గరుగుబిల్లి: మండలంలోని చిలకాం గ్రామంలో నవకుండలి గాయత్రీ మహాయజ్ఞంను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పార్వతీపురం స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యజ్ఞంలో తొమ్మిది మంది దంపతులు పాల్గొని గాయత్రీమాతకు పూజలు చేశారు. లోక కల్యాణం కోసం గాయత్రీ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కంచుమోజు రామ్మోహనరావు తెలిపారు.

ఒత్తిడి జయిస్తే ఉత్తమ ఫలితాలు



వంగర: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఎస్ఐ బుడుమూరు లోకేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక వివేక్ మాస్టర్ మైండ్స్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని, పలు సూచనలు చేశారు. సిలబస్ ప్రకారం చదవాలని, మొదట పరీక్షలంటే భయం వీడాలన్నారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.

15 మద్యం బాటిళ్ల స్వాధీనం

బొబ్బిలి: అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్న మండలంలోని హరిజన పాల్తేరుకు చెందిన చింతాడ వెంకయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, 15 మద్యంబాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ గుంట్రెడ్డి భాస్కరరావు తెలిపారు. సదరు వ్యక్తిని ఆదివారం కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి 10 రోజుల రిమాండ్ విధించినట్లు ఆయన పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో మట్టల పండగ



గుమ్మలక్ష్మీపురం: ఎస్.కె.పాడు పునీత రాయప్ప దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు



భామిని: బత్తిలి బస్టాండ్ వద్ద దేవుని వాక్యాలను బోధిస్తున్న చర్చి ఫాదర్స్ రాజు, చార్లెస్



సీతంపేట: క్రీస్తు భక్తిగీతాలు ఆలపిస్తూ ర్యాలీగా వెళ్తున్న క్రీస్తు విశ్వాసకులు

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎస్.కె.పాడు, గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట, తాడికొండ తదితర గ్రామాల్లోని చర్చిలు, క్రీస్తు ప్రార్థనా మందిరాల్లో ఆదివారం మట్టల పండగను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మట్టలను పూలతో అలంకరించి, వాటిని ప్రదర్శనగా చర్చి వరకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా క్రీస్తు ఆరాధిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. మట్టల ఆదివారం విశిష్టతను పాస్టర్లు వివరించారు. ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున శిలువ యాగం కోసం జెరూసలేం వచ్చినప్పుడు అక్కడి ప్రజలంతా నూతన వస్త్రాలు, కర్జూరపు మట్టలతో దారిపొడుగునా జేజేలు పలికారని, నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

- భామిని: మండలంలోని బత్తిలి ఆర్‌సీఎం చర్చ్‌లో క్రైస్తవులు మానుకొమ్మల ఆదివారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తును రాజులకు రాజుగా కీర్తిస్తూ..దేవుని వాక్యాలను చర్చ్ ఫాదర్లు రాజు, చార్లెస్ భక్తులకు వినిపించారు. బత్తిలి ఎంపీటీసీ టింగ అన్నాజీరావు, సర్పంచ్ టింగ శాంతి కుమారి ఆధ్వర్యంలో కనోసా స్కూల్ నుంచి చర్చ్ మీదుగా బస్టాండ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. బత్తిలి, భామిని, లివిరి, నులకజోడు, నేరడి-బికి చెందిన క్రీస్తు విశ్వాసకులు, కనోసా సిస్టర్స్ పాల్గొన్నారు.
- సీతంపేట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో క్రైస్తవ సోదరులు ఆదివారం మట్టల పండగను ఘనంగా నిర్వహించారు. కనన్ చర్చి సంఘ సభ్యులు క్రీస్తు పాటలు పాడుతూ సూక్తులు బోధించారు. పాస్టర్లు ఎల్.స్టీవెన్, యోబు, గ్రామ సర్పంచ్ ఆరిక కళావతి తదితరులు పాల్గొన్నారు.

నగరపంచాయతీ అభివృద్ధికి చర్యలు



సీసీ రహదారిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్ తదితరులు

పాలకొండ: నగరపంచాయతీలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. పట్టణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.15 కోట్లతో చేపట్టిన రహదారులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే అత్యవసర రహదారుల నిర్మాణం పూర్తి చేశామన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైర్మన్ యందవ రాధాకుమారి, వైస్ చైర్మన్ రౌతు హనుమంతురావు, కమిషనర్ సర్వేశ్వరరావు, కౌన్సిలర్లు వెలమల మన్మథరావు, కొరికాన గంగునాయుడు, నీలాపు శ్రీనివాసరావు, తూముల లక్ష్మణరావు, పల్లా బాను, కోడెం విజయకుమార్, కిల్లారి మోహన్, దుప్పాడ పాపినాయుడు, కొంచాడ అరుణకుమార్, కద్రోతు లక్ష్మి, కడగల రమణ, మాజీ కమిషనర్ లిల్లీపుష్పనాథం, కోరాడ రవికుమార్, నగరపంచాయతీ ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

జోరుగా విప్పపూల సేకరణ



గిరిజనులు సేకరించిన విప్పమొగ్గలు

గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీ గ్రామాల ప్రజలు విప్పపువ్వు (మొగ్గలు) సేకరణలో నిమగ్నమై ఉన్నారు. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో విప్పపూలు పూస్తుంటాయి. వాటిని సేకరించి, ఎండలో ఆరబెడతారు. బాగా ఆరిన తర్వాత వాటిని వ్యాపారులకు అమ్ముతుంటారు. ఏటా ఈ సీజన్‌లో గిరిజనులకు వీటి సేకరణ ద్వారా కొంత ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం కిలో విప్పపువ్వును రూ.15 నుంచి రూ.20లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ విప్పపువ్వును ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం



సీనియర్ సిటిజన్లను సత్కరిస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు

కురుపాం: మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పీఏసీఎస్ అధ్యక్షుడు కొదంగోల గౌరీశంకరరావు(మజ్జి) అన్నారు. కురుపాం మండల కేంద్రంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షుడు ఆగూరు రామారావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ అధ్యక్షుడు, సీనియర్ సిటిజన్లను సంఘ సభ్యులు సత్కరించారు. మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాదా అశోక్, ఎ.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

థాంక్యూ సీఎం సార్



సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎంపీపీ, మహిళలు

వీరఘట్టం: 'వైఎస్సార్ ఆసరా'తో మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు అన్నారు. 'వైఎస్సార్ ఆసరా'తో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన సందర్భంగా ఆదివారం చిదిమి గ్రామంలో ఎంఎంఎస్ అధ్యక్షురాలు పి.సుజాత ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం సార్ థాంక్యూ అంటూ మహిళలు నినాదాలు చేశారు.

ఘనంగా చక్రతీర్థ స్నానం



చక్రతీర్థ స్నానం అనంతరం విగ్రహాలను తరలిస్తున్న భక్తులు

భామిని: మండలంలోని ఘనసర కోదండరామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి చక్రతీర్థ స్నానం ఘనంగా నిర్వహించారు. మందిరం నుంచి ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి వంశధార నదిలో చక్రతీర్థ స్నానం చేయించారు. అనంతరం భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి కిల్లారి ఫాల్గుణరావు, సర్పంచ్ కిల్లారి కమల దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

చంద్రబాబు గిరిజన ద్రోహి

- గిరిజనుల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నాయకులకు లేదు
- ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర



మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర

సాలూరు: అమాయకులైన గిరిజనుల గుండెల్లో గునపం దించిన చంద్రబాబునాయుడు గిరిజన ద్రోహని, గిరిజనుల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నాయకులకు లేదని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పట్టణంలోని తన గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క గిరిజనుడికి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. అలాగే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయలేదని.. జీసీసీ, ట్రైకార్ చైర్మన్ల నియామకం చేపట్టలేదని మండిపడ్డారు. బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చకపోవడంతో తాము ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను విన్నవించుకున్నామని గుర్తు చేశారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణితో కలిసి అప్పటి మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు వినతిపత్రం అందజేశామని చెప్పారు. ఈ విషయంలో అప్పటి టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు ఏం చేసారని ప్రశ్నించారు. నేడు వారే మొసలికన్నీరు కారుస్తూ గిరిజనుల గురించి మాట్లాడడం శోచనీయమన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన కేంద్ర మాజీమంత్రి కిశోర్ చంద్రదేవ్ అంటే తనకెంతో గౌరవముందని.. అటువంటి వ్యక్తి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఒకలా.. టీడీపీలోకి వెళ్లిన తర్వాత మరోలా మాట్లాడడం సరికాదన్నారు. అప్పట్లో బాక్సైట్ గనుల తవ్వకానికి వ్యతిరేకంగా కిశోర్‌చంద్రదేవ్ మాట్లాడారని గుర్తుచేసారు. దీనికి సంబంధించి 2015లో జారీ చేసిన జీఓ 97ను జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రద్దు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గిరిజనులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఎస్టీ కమిషన్, గిరిజన కార్పొరేషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు.. నిరుపేదలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. గిరిజనులకు అన్ని విధాలా అన్యాయం చేసిన టీడీపీ నాయకులకు మాట్లాడే అర్హత లేదన్నారు.